క్లుప్తంగా

ముగిసిన 'కంటి వెలుగు'

చింతలమానెపల్లి: మండలంలోని బాబాపూర్‌లో గత 8 రోజులుగా నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరం మంగళవారం ముగిసింది. బాబాపూర్‌లో మొత్తంగా 792 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించామని, వీరిలో 121 మందికి కంటిఅద్దాలు అందించినట్లు శిబిరం వైద్యాధికారి రాజ్‌కుమార్ తెలిపారు. మరో 108 మందికి అవసరమైన కళ్లద్దాలను త్వరలో పంపిణీ చేస్తామని వివరించారు. బుధవారం నుంచి రణవెల్లిలో శిబిరం నిర్వహిస్తామన్నారు.

ధోని శ్రీశైలంకు సన్మానం



శ్రీశైలంను సన్మానిస్తున్న బీజేపీ నాయకులు

దహెగాం: సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్‌గా నియమితులైన ధోని శ్రీశైలం మండల కేంద్రానికి మొదటిసారిగా రావడంతో మండల బీజేపీ నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పుప్పాల సత్యనారాయణ, మండల అధ్యక్షుడు రాపర్తి ధనుంజయ్‌ల ఆధ్వర్యంలో ఆయనను సన్మానించి అభినందనలు తెలిపారు. మండల ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, ఓబీసీ కార్యదర్శి మల్లేష్, నాయకులు పడాల సురేష్, చప్పిడి సంజీవ్, గణపతి, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

వేలం రద్దు

కెరమెరి: మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించాల్సిన వారసంత వేలాన్ని అనివార్య కారణాలతో వాయిదా వేసినట్లు పంచాయతీ కార్యదర్శి భీమయ్య ఒక ప్రకటనలో తెలిపారు. తిరిగి బుధవారం (నేడు) ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

టోంకిని హనుమాన్ ఆలయంలో పూజలు



పూజలు చేస్తున్న పాల్వాయి హరీశ్‌బాబు

సిర్పూర్(టి): మండలంలోని టోంకిని గ్రామంలో గల శ్రీ సిద్ధి టోంకిని హనుమాన్ ఆలయంలో మంగళవారం సిర్పూర్(టి) నియోజకవర్గ బీజేపీ నాయకుడు డాక్టర్ పాల్వాయి హరీశ్‌బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టోంకిని గ్రామ శివారులో గల పెన్‌గంగ నదిలో స్నానాలు ఆచరించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట బీజేపీ నాయకులు బనార్కర్ సాయి, ప్రశాంత్, రాచర్ల మహేష్ యాదవ్, తిరుపతి, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌లో వీర హనుమాన్ శోభాయాత్ర

కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ పట్టణంలో ఏప్రిల్ 6న బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయయాత్ర నిర్వహించనున్నట్లు నిర్వహణ కమిటీ పదాధికారులు మంగళవారం తెలిపారు. 6న ఉదయం 9 గంటలకు స్థానిక హనుమాన్ మందిరం నుంచి శోభాయాత్ర ప్రారంభమవుతుందన్నారు. ముందుగా హనుమాన్ హోమం, గోమాత పూజ, ఉత్సవ విగ్రహాల పూజా కార్యక్రమాలు ఉంటాయన్నారు.

సాక్షి సినిమాలు

ఆసిఫాబాద్
కుమురంభీం : బలగం
కాగజ్‌నగర్
వెంకటరమణ : బలగం

- ఆసిఫాబాద్‌అర్బన్

కూరగాయల ధరలు

కూరగాయలు	ధర(కిలో)
టమాటా	రూ.20
సిమ్లామిర్చి	80
దోసకాయ	60
చామగడ్డ	80
వంకాయ	60
బీరకాయ	80
కాకరకాయ	60
బెండకాయ	60
అలసంద	40
దొండకాయ	60
పచ్చిమిర్చి	50
పాలకూర	40
సోరకాయ	60
చిక్కుడు కాయ	30
గోబి(పూల్)	40
క్యాబేజి	40

-ఆసిఫాబాద్‌అర్బన్

గడువులోగా గగనమే..!

- నత్తనడకన ఉపాధిహామీ పనులు
- పెండింగ్‌లో 40వేల పని దినాలు
- మండలంలో కూలీలు 19,710
- ఇంకా రెండు రోజులే గడువు



ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు (ఫైల్)

కౌటాల: వలసలు నివారించేందుకు ఉపాధిహామీ పథకం ద్వారా గ్రామాల్లోని కూలీలకు ప్రభుత్వం పనులు కల్పిస్తోంది. ముఖ్యంగా కరువు ప్రాంతాల్లోని పేద ప్రజలకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతోంది. మండలంలో ఉపాధిహామీ పనులు జరుగుతున్నా గతంతో పోల్చితే కూలీల హాజరు పలుచగా ఉంటోంది. ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకున్నా పనుల్లో మాత్రం వేగం పెరగడం లేదు. ఈజీఎస్ పనులపై అధికారులు నిర్లక్ష్యం వహించడంతో అనుకున్న స్థాయిలో పనిదినాలు పూర్తి చేయలేకపోతున్నారు. అయితే ఉపాధిహామీ కింద చేయాల్సిన పనిదినాల లక్ష్యాన్ని ప్రభుత్వం ప్రతి ఏడాది నిర్దేశిస్తుంది. ఈ నెల 31వ తేదీలోగా లక్ష్యం పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు పనిదినాల సంఖ్య చాలా తక్కువగా నమోదైంది. దీంతో లక్ష్యం పూర్తి చేయడం ఎలాగో అధికారులకు పాలుపోవడం లేదు.

40వేల పనిదినాలు మిగులు

ఏటా మాదిరిగానే 2022 -23 ఆర్థిక సంవత్సరానికి ఉపాధిహామీ నిధులను కూలీ పనులకు, కూలీలకు, మెటీరియల్‌కు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మండల వ్యాప్తంగా 3,68,139 పని దినాలు మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 3,28,139 పనిదినాలు నమోదయ్యాయి. మిగిలిన రెండు రోజుల్లో 40వేలకు పైగా పనిదినాలు పూర్తి చేయాల్సి ఉంది. లక్ష్యం పూర్తి చేసేందుకు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పనిచేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన క్షేత్రస్థాయి సిబ్బందిపై చర్యలకు సిద్ధమవుతున్నారు.

మండలంలో 19,710 మంది కూలీలు

మండలంలో మొత్తం 8861 జాబ్‌కార్డు కుటుంబాలు ఉన్నాయి. వీటిలో 630 శ్రమశక్తి సంఘాలున్నాయి. మొత్తం 19,710 మంది ఉపాధిహామీ కూలీలు ఉన్నారు. వీటిలో 7,298 జాబ్‌కార్డు కుటుంబాలు యాక్టివ్‌లో ఉన్నాయి. రోజూ 10వేల మందికి పైగా కూలీలు ఉపాధిహామీ పనులకు వెళ్తుంటారు. కానీ ఈసారి ఉపాధిహామీ పథకంలో ప్రభుత్వం పలు కొత్త రకాల యాప్‌లను అందుబాటులో తీసుకురావడంతో కూలీలు సక్రమంగా పనులకు వెళ్లడం లేదు. ప్రస్తుతం ఎండలు మండుతుండడంతో పని ప్రదేశాల్లో కూలీలకు కనీస వసతులు కల్పించాలని వారు కోరుతున్నారు.

టార్గెట్‌పై దృష్టి

మండల వ్యాప్తంగా పూర్తిస్థాయిలో వ్యవసాయ పనులు పూర్తి కాలేదు. దీంతో కూలీలు ఉపాధి పనుల వైపు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగానే కూలీల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇప్పుడిప్పుడే వ్యవసాయ పనులు తగ్గుముఖం పట్టాయి. కూలీలు కూడా ఉపాధి పనుల వైపు మొగ్గు చూపుతున్నారు. మిగిలిన పనిదినాలను పూర్తి చేయాలని ఈజీఎస్ సిబ్బందితో అధికారులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఆదేశాలు జారీ చేస్తున్నారు. గడువులోగా పని దినాల లక్ష్యాలను పూర్తి చేయడానికి సంబంధిత అధికారులు ప్రత్యేక ప్రయత్నాలు చేస్తున్నారు.

టార్గెట్ పూర్తి చేస్తాం



మార్చి 31 నాటికి లక్ష్యాన్ని చేరుకుంటాం. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి కూలీల సంఖ్య పెరిగేలా చూస్తున్నాం. సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. ఉపాధిహామీ కూలీలు పని దినాలను సద్వినియోగం చేసుకోవాలి.

- పూర్ణిమ, ఈజీఎస్ ఏపీవో, కౌటాల

'రెండో పంట'కు ముందడుగు

- దృష్టి సారించిన ఆదివాసీలు
- సొంత ఖర్చులతో బోర్లు వేస్తున్న వైనం



నువ్వుల పంట

కెరమెరి: గతంలో మండలంలోని చిన్న సాకడ, పెద్ద సాకడకు చెందిన రైతులు రెండో పంట వేసేందుకు నీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడేవారు. వర్షాధారంపై ఆధారపడి పంటలు సాగు చేస్తుండడంతో ప్రతి ఏడాది కష్టాలే వెక్కిరించేవి. ఈ క్రమంలో ఈ ఏడాది రెండు పంటలు సాగు చేస్తూ ఆయా గ్రామాల రైతులు అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వర్షాధారంపై ఆధారపడి ఏటా నష్టపోతున్న ఆదివాసీ రైతులు బోర్లు వేసుకుని రెండో పంట సాగు చేస్తున్నారు.

50 బోర్లు.. 150 ఎకరాలు

గిరిజన ఆదివాసీల కోసం ప్రభుత్వం 'గిరివికాస్' పథకంలో భాగంగా బోర్లు వేసి విద్యుత్ సౌకర్యం కల్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం గతేడాది వివిధ గ్రామాల ప్రజలతో పాటు చిన్న సాకడ, పెద్ద సాకడ గ్రామాలకు చెందిన రైతులు కూడా దరఖాస్తులు చేసుకున్నారు. కాని అవి మంజూరు దశలోనే ఉండడంతో సొంత ఖర్చులతో బోర్లు వేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో చిన్నసాకడ, పెద్ద సాకడకు చెందిన సుమారు 50 మంది రైతులు తమ సొంత ఖర్చులతో బోర్లు వేశారు. బోరు వేయడం, మోటారు బిగించడం, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడం వంటి అన్ని ఖర్చులతో కలిపి ఒక్కో రైతు సుమారు రూ.1.20 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు వెచ్చించారు. ఫలితంగా సుమారు 150 ఎకరాల్లో రైతులు రెండో పంట సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వేసవి కాలమైనా బోరు నీటితో పొలాలు పచ్చగా కన్పిస్తున్నాయి.

ఆహార పంటలపై దృష్టి

ఖరీఫ్‌లో పత్తి పంటతో పాటు, కంది, మినుములు సాగు చేయగా ప్రస్తుతం జొన్న, మొక్కజొన్న, నువ్వులు, పల్లీలు, గోధుమలు, కూరగాయల పంటలను సాగు చేస్తున్నారు. గతంలో ఖరీఫ్ సీజన్ తర్వాత పంటలు వేయకపోవడంతో రైతులకు ఎలాంటి పనులు ఉండేవి కావు. కాని ప్రస్తుతం రైతులు రెండో పంట వేయడంతో తెల్లారగానే పొలం బాట పడుతున్నారు.

బోరు కోసం రూ.64వేలు ఖర్చు



నేను గత నెలలో రూ.64 వేలు ఖర్చు పెట్టి బోరు వేశాను. మోటారు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, విద్యుత్ తీగలు వేయడం, ఇతరత్రా ఖర్చులు కలిపి మొత్తం రూ.1.20 లక్షలు వరకు ఖర్చయ్యే అవకాశం ఉంది. కాని రెండో పంట సాగు చేయడంతో ఎంతో సంతోషంగా ఉంది.

- సంబాజిరావు, పెద్దసాకడ, రైతు

పరీక్షలంటే భయం వీడాలి



కాగజ్‌నగర్‌రూరల్: నృత్యం చేస్తున్న విద్యార్థినులు



కౌటాల: విద్యార్థులతో ఉపాధ్యాయులు

కౌటాల: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని ఎంఈవో సోమయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో పది విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పది విద్యార్థులు పరీక్షలంటే భయం వీడాలన్నారు. పదిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో హెచ్‌ఎం మార్త రమేశ్, పాఠశాల కమిటీ చైర్మన్ రామచంద్రనాయక్, ఉపాధ్యాయులు రాంచందర్, శ్యాంరావు, సంతోషిరేఖ, కవిత, సత్యనారాయణ, సంతోష్, రాజబాబు, సుమలత, హరీష్ పాల్గొన్నారు.

దహెగాంలో..

దహెగాం: విద్యార్థులు ఉన్నత చదువులు చదివి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఎంపీడీవో రాజేశ్వర్‌గౌడ్ అన్నారు. మంగళవారం మండలంలోని కల్వాడ ఆశ్రమ పాఠశాలలో వార్షికోత్సవం నిర్వహించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి శివ, నాయకులు మధూకర్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

కాగజ్‌నగర్ మండలంలో..

కాగజ్‌నగర్‌రూరల్: మండలంలోని భట్‌పల్లి జెడ్పీ సెకండరీ పాఠశాల పదో తరగతి విద్యార్థులకు మంగళవారం వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాగజ్‌నగర్‌రూరల్ ఎస్సై సోనియా మాట్లాడుతూ బాగా చదివి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. విద్యార్థులకు వాసవి ఇండస్ట్రీస్ డైరెక్టర్ వెంకటరమణ పరీక్ష ప్యాడ్‌లను అందజేశారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు తూడూరు నాగేశ్వర్‌రావు, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధి సురేశ్, ఉపసర్పంచ్ శ్రీనివాస్, కమిటీ డైరెక్టర్ పోచన్న, ఎస్‌ఎంసీ చైర్మన్ హేమలత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ముగిసిన పరీక్షలు

కౌటాల: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం ఇంటర్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షకు నిమిషం నిబంధన అమలులో ఉండడంతో విద్యార్థులు పరుగులు తీశారు. పరీక్ష కేంద్రం వద్ద సిబ్బంది విద్యార్థులను తనిఖీ చేసి లోనికి అనుమతించారు. 233 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 23 మంది గైర్హాజరయ్యారని సీఎస్‌టీ స్వరూప, డీవో సునీత తెలిపారు.

కాగజ్‌నగర్‌లో గాయత్రి మహాయజ్ఞం

కాగజ్‌నగర్‌టౌన్: స్థానిక సిర్పూర్ పేపర్ మిల్లు న్యూ కాలనీలోని గాయత్రి శక్తి పీఠంలో ఏప్రిల్ 6న గాయత్రి మహాయజ్ఞం నిర్వహించనున్నట్లు నిర్వహణ కమిటీ పదాధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గాయత్రి పూజ, మహాయజ్ఞంతో పాటు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తామని, భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

సీతారాముల కల్యాణానికి ఆలయాలు ముస్తాబు



రంగనాయక ఆలయం వద్ద ఎస్సై వెంకటేష్

బెజ్జూర్: సీతారాముల కల్యాణ మహోత్సవానికి మండలంలోని ఆలయాలు ముస్తాబయ్యాయి. మండల కేంద్రంలోని శ్రీ రంగనాయక ఆలయ ప్రాంగణంతో పాటు ఎలుకపల్లి, చిన్నసిద్దాపూర్ హనుమాన్ ఆలయాల్లో ఈనెల 30వ తేదీన సీతారాముల కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు సైతం జరుగుతున్నాయి. మంగళవారం ఎస్సై వెంకటేష్ ఆలయాలను పరిశీలించారు.

భక్తిశ్రద్ధలతో పల్లకి ఊరేగింపు

కౌటాల: మండలంలోని వీర్దండి గ్రామ సమీపంలోని బీర్య హనుమాన్ మందిర్ ఆధ్వర్యంలో భక్తులు శ్రీ రాముని పల్లకిని భక్తిశ్రద్ధలతో మంగళవారం ఊరేగించారు. ఆలయ అర్చకులు మారుతి మహరాజ్ ఆధ్వర్యంలో మండలంలోని జనగాం, పీపీనగర్, హెట్టి, తుమ్మిడిహెట్టి గ్రామాల్లో పల్లకిని భక్తులు ఊరేగించారు. శ్రీరామనవమి సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో శ్రీరాముని పల్లకి ఊరేగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పర్చాకే బండు, సాయినాథ్, కాళిదాస్, ఆత్మరాం, భక్తులు పాల్గొన్నారు.

విద్యార్థులకు పరీక్ష సామగ్రి పంపిణీ



పరీక్ష ప్యాడ్‌లు అందజేస్తున్న డీఎస్పీ కరుణాకర్

పెంచికల్‌పేట్: మండలంలోని ఎల్లూర్ ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు కాగజ్‌నగర్ డీఎస్పీ కరుణాకర్ మంగళవారం పరీక్ష ప్యాడ్‌లు, పెన్నులు అందజేశారు. ఆయన మాట్లాడుతూ రానున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా హాజరుకావాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో కాగజ్‌నగర్ రూరల్ సీఐ నాగరాజు, దహెగాం ఎస్సై సనత్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీ

ఆసిఫాబాద్‌రూరల్: విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని జెడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్ రావు అన్నారు. మంగళవారం మండలంలోని బూర్గుడ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు పెన్నులు, పరీక్ష ప్యాడ్లను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మల్లికార్జున్, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్, నాయకులు ప్రహ్లాద్, పెంటయ్య, సురేష్ తదితరులు ఉన్నారు.

'తొలిమెట్టు' రాష్ట్ర బృందం పరిశీలన



వివరాలు అడిగి తెలుసుకుంటున్న రాష్ట్ర బృందం సభ్యులు

కెరమెరి: మండలంలోని సుల్తాన్‌గూడ ప్రాథమిక పాఠశాలను మంగళవారం తొలిమెట్టు రాష్ట్రస్థాయి బృందం సభ్యులు సంతోష్, విద్యాసాగర్‌లు తనిఖీ చేశారు. రికార్డులు, రిజిస్టర్లు పరిశీలించారు. తరగతుల వారీగా విద్యార్థులను ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. సులభంగా మార్కులు సాధించడానికి ఎలా సిద్ధమవ్వాలో వివరించారు. వారి వెంట ఎంఎస్‌వో ఆడే ప్రకాశ్ తదితరులు ఉన్నారు.

స్వచ్ఛ భారత్ మిషన్ సర్వే



వివరాలు నమోదు చేస్తున్న కార్యదర్శులు

సిర్పూర్(టి): మండలంలోని టోంకిని, లక్ష్మీపూర్ గ్రామాల్లో మంగళవారం స్వచ్ఛభారత్ మిషన్ (ఎస్‌బీఎం) సర్వేను ఎంపీడీవో రాజేశ్వర్ ఆధ్వర్యంలో మండల పంచాయతీ కార్యదర్శులు నిర్వహించారు. స్వచ్ఛత దిశగా గ్రామాలు ముందుకు సాగాలని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. గ్రామాల్లో ఇంటింటికి తిరిగి వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, పారిశుద్ధ్య నిర్వహణ తీరును పరిశీలించి వివరాలు సేకరించారు. అనంతరం గ్రామస్తులకు స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీవో మహేందర్, ఈవో కృష్ణమూర్తి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

రాస్పెల్లిలో ఆంజనేయస్వామి విగ్రహం



విగ్రహానికి పూజలు చేస్తున్న భక్తులు

కాగజ్‌నగర్‌రూరల్: మండలంలోని రాస్పెల్లి గ్రామపంచాయతీ పరిధి పెర్కవాడలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు సమీపంలోని ఖాళీ స్థలంలో మంగళవారం ఆంజనేయస్వామి విగ్రహాన్ని భక్తులు గుర్తించారు. దీంతో పలువురు భక్తులు విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంజన్న విగ్రహం వెలిసిందనే వార్త ప్రచారం కావడంతో పెద్దఎత్తున ప్రజలు చూడడానికి తరలివచ్చారు.

వెదురు ఉత్పత్తులతో యువతకు ఉపాధి కల్పించాలి

- కలెక్టర్ హేమంత్ బోర్కడే సహదేవ్‌రావు



పిల్లల పార్కులో దుకాణాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్

ఆసిఫాబాద్: కుల వృత్తులలో భాగంగా తయారు చేసిన వెదురు ఉత్పత్తులను ఉత్పత్తిదారులు విక్రయించేందుకు వీలుగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ హేమంత్ బోర్కడే సహదేవ్ రావు తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పిల్లల పార్కులో వెదురు కర్రలతో ఏర్పాటు చేసిన గదిని అదనపు కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ వెదురు, ఇత్తడితో చేసిన కళాఖండాలను పిల్లల పార్కులో ప్రదర్శనకు ఉంచడంతో పాటు పార్కుకు వచ్చే వారికి విక్రయించేందుకు వీలుగా సౌకర్యం కల్పించడంతో యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. కార్యక్రమంలో డీపీవో రమేశ్, పర్యాటక శాఖ జిల్లా అధికారి రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి వంశీకృష్ణ, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.

పోషకాహారంతో ఆరోగ్యం



కెరమెరి: ప్రతిజ్ఞ చేస్తున్న గర్భిణులు, బాలింతలు



కౌటాల: మాట్లాడుతున్న ఎంపీపీ విశ్వనాథ్

కౌటాల: ప్రతీ ఒక్కరు పోషకాహారం తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారని ఎంపీపీ బసర్కార్ విశ్వనాథ్ అన్నారు. పోషణ్ మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం మండలంలోని ముత్తంపేట గ్రామంలో పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పోషకాహారంపై గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆదే శ్రీనివాస్, ఉపసర్పంచ్ దుర్గం వెంకటేశ్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ షకీరాబేగం, హెల్త్ సూపర్‌వైజర్ పావని, నాయకులు రమేశ్, శంకర్, తదితరులు పాల్గొన్నారు.

కెరమెరి: పౌష్టికాహారంతోనే ఆరోగ్యంగా ఉండగలుగుతామని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ కుమారి అన్నారు. పోషణ పక్వాడ్ పక్షోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని సుల్తాన్‌గూడలో మంగళవారం గర్భిణులు, బాలింతలకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పుట్టే బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇప్పటి నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గుడ్లు, కూరగాయలు బాగా తీసుకోవాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రంలో ఇచ్చే భోజనం ఇంటికి తీసుకెళ్లకూడదన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీలు గుణసుందరి, స్రవంతి, కవిత, సరిత, అమలేశ్వరి, సక్కుబాయి, అనసూయ తదితరులు ఉన్నారు.

నేడు మైనార్టీ రుణాలకు ఇంటర్వ్యూలు

సిర్పూర్(టి): మండలంలోని మైనార్టీ రుణ దరఖాస్తుదారులకు ఈనెల 29న మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో రాజేశ్వర్ తెలిపారు. మైనార్టీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులు ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు.

విడతల వారీగా ఇంటర్వ్యూలు నిర్వహించాలి

కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో మైనార్టీ కార్పొరేషన్ రుణాల కోసం అధికారులు ఈ నెల 29న ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో మంగళవారం సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నేత రావి శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్ అంజయ్యను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇంటర్వ్యూలను విడతల వారీగా నిర్వహించాలని కోరారు. ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో 750 దరఖాస్తులు వచ్చాయని, అయితే ఒకేరోజు ఇంటర్వ్యూలు నిర్వహిస్తే ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని, రంజాన్ మాసం నడుస్తున్న కారణంగా విడతల వారీగా ఇంటర్వ్యూలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

దుండగులను శిక్షించాలి



నినాదాలు చేస్తున్న ఆరె సంఘం నాయకులు

చింతలమానెపల్లి: ఆరె సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెట్టిపెల్లి శివాజీపై భౌతికదాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రాత్రి మండల కేంద్రంలోని శివాజీ విగ్రహం ఎదుట సంఘం నాయకులు నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ ఆరె సంఘం అభివృద్ధికి కృషి చేస్తున్న సంఘం అధ్యక్షుడిపై దాడి చేయడం హేయమైన చర్య అని తెలిపారు. సంఘం మండల నాయకులు ఉమా మహేశ్, తదితరులు పాల్గొన్నారు.